క్లుప్తంగా

అడవికి నిప్పు పెట్టొద్దు



వాజేడు: అడవికి నిప్పు పెట్టొద్దని కోరుతూ బుధవారం మండల పరిధిలోని ఘణపురం, ఘణపురం కాలనీ గ్రామాల్లో అటవీ శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఇన్‌చార్జ్ రేంజర్ బాలకృష్ణ మాట్లాడుతూ... ఇప్ప పువ్వులు సేకరించడానికి అడవికి వెళ్లిన ప్రజలు చెట్ల కింద కూర్చుని నిప్పు పెడితే అడవిలో మంటలు చెల రేగి అడవికి నష్టం వాటిల్లుతుందని వివరించారు. తునికాకుకు నిప్పు పెట్ట కుండా ప్రూనింగ్ చెయ్యడం వలన ఎక్కువ ఆకులు వస్తాయని ప్రజలకు చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓలు శివరాజి రెడ్డి, చిన్నక్క, ఎఫ్‌బీఓలు లలిత, హతీరాం, ఆదిలక్ష్మి, వాసు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం



ఎస్ఎస్‌తాడ్వాయి: మండల కేంద్రంలోని ఎర్రగడ్డలో మృతి చెందిన చెన్నూరి కల్యాణి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. బుధవారం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి 75కిలోల బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేం లచ్చుపటేల్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాక రాజేందర్, నాయకులు గంట సాయిరెడ్డి, ఆలేటి జైపాల్‌రెడ్డి, గౌని మధు పాల్గొన్నారు.

యువ వికాసానికి తరలిన అధికారులు



ములుగు: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన యువ వికాసం కార్యక్రమానికి జిల్లా అధికారులు బస్సులో బయలుదేరి వెళ్లారు. వెళ్లిన వారిలో కలెక్టరేట్ ఏఓ అల్లం రాజ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి తదితరులు ఉన్నారు.

ఎన్నిక



బైరేష్

కన్నాయిగూడెం: జిల్లా కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శిగా మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన దుర్గం(ఆశరెలి) బైరేష్ గెలుపొందారు. బైరేష్ గతంలో ఎన్ఎస్‌యూఐ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడిగా పనిచేశారు. తనను గెలించినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

గోదావరి వద్ద వే బ్రిడ్జి!

కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి వద్ద గోదావరి సమీపంలో ఎలాంటి అనుమతి లేకుండా వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బరాజ్ దిగువన గోదావరి నుంచి ఇసుక క్వారీల గుండా వచ్చే లారీలను తూకం వేయడానికి నిర్మాణం చేశారు. దీనిపై రెవెన్యూ, మైనింగ్, తూనికలు కొలతల అధికారులు గమ్మున ఉండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

దేవాలయంలో హనుమత్ హోమం



భూపాలపల్లి అర్బన్: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయస్వామి దేవాలయంలో హనుమత్ హోమం నిర్వహించినట్లు ఈఓ మహేష్ తెలిపారు. రాష్ట్ర ప్రజల క్షేమం కోరుతూ హనుమత్ హోమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఈఓతోపాటు ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

కొండచిలువ ప్రత్యక్షం

కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలోని గ్రీన్‌వుడ్ ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాల వద్దకు బుధవారం కొండచిలువ వచ్చింది. పాఠశాల యాజమాన్యం అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయుడు సముద్రతో కలిసి ఎఫ్‌బీఓ సదానందం కొండ చిలువను అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో యాజమాన్యం, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

బెల్ట్ షాపులకు కల్తీ మద్యం

- డోర్ డెలివరీ చేస్తున్న అక్రమార్కులు
- చోద్యం చూస్తున్న అధికారులు

ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని బెల్ట్ షాపులతోపాటు మండలాల్లోని గ్రామపంచాయతీల్లో బెల్ట్ షాపులకు మద్యం సిండికేట్ వ్యాపారులు ఆటోల ద్వారా సరఫరా చేస్తున్నారు. బెల్ట్ షాపులకు సరఫరా చేసే మద్యం గుడుంబా, స్పిరిట్‌తో కల్తీ చేసి సరఫరా చేస్తున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నాలుగు షాపులతోపాటు జంగాలపల్లి వైన్స్ షాపు యజమానులు సిండికేట్‌గా ఏర్పడి కల్తీ మద్యం దందాకు తెరలేపినట్లు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని షాపుల్లో కొనుగోలు చేసిన మద్యానికి బెల్ట్ షాపుల్లో కొనుగోలు చేసిన మద్యాని తేడా ఉంటుందని చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో మద్యానికి రేటు పెంచి విక్రయిస్తున్నారని చెబుతున్నారు. ఇంతజరుగుతున్నా.. సంబంధిత ఎక్సైజ్ అధికారులు మాత్రం సిండికేట్ వ్యాపారులు అందించే ముడుపులు పుచ్చుకొని వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిండికేట్ మద్యం వ్యాపారులు బెల్ట్ షాపులకు టార్గెట్ ఇవ్వడం గమనార్హం. సిండికేట్ వ్యాపారులు ఆటోల ద్వారా మద్యం తరలిస్తూ అధిక ధరలకు విక్రయించడంతోపాటు కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారని తెలుపుతూ మద్యం తరలిస్తున్న ఆటోతోపాటు ఓ వాయిస్ రికార్డు స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. సంబంధిత శాఖ అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా బెల్ట్ షాపులకు కల్తీ మద్యం సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.



ఆటోలో బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తున్న సిండికేట్ వ్యాపారులు

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

- డీఎంహెచ్ఓ గోపాల్‌రావు



మాట్లాడుతున్న డీఎంహెచ్ గోపాల్‌రావు

ఎస్ఎస్‌తాడ్వాయి: తాడ్వాయి పీహెచ్‌సీ పరిధిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. బుధవారం ఆయన పరిధిలోని మేడారంలోని ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరాన్ని సందర్శించారు. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్కీం కింద ఎంపిక అయినందున ఆయన సందర్శించి సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్ కోసం చేయాల్సిన పనులను సకాలంలో చేయడానికి సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ స్కీం కింద ఫర్నిచర్, మెడికల్ ఎక్విప్మెంట్, రిజిస్టర్లు, ఐఈసీ మెటీరియల్స్ అందజేయబడతాయని తెలిపారు. జాతీయ నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ ఇవ్వడానికి రాష్ట్ర బృందం వస్తుందని తెలిపారు. ఈ లోపు సూచించిన పనులను వేగంగా చేసి సర్టిఫికెట్ పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా శిశు ఆరోగ్య, వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రణధీర్, డీపీఓ సంజీవరావు, జిల్లా క్వాలిటీ మేనేజర్ శరత్, డీఈఓ కిరణ్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ అనూమీషా, డాక్టర్ శ్రావణి, మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ శ్యామ్, జితేందర్, సూపర్‌వైజర్ సరస్వతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో సాహిత్య, క్రీడాపోటీలు



క్యారం ఆడుతున్న విద్యార్థులు

ములుగు: ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకుడు శంకర్ ఆధ్వర్యంలో సాహిత్య, క్రీడా పోటీలు నిర్వహించారు. అనంతరం బాలురు, బాలికలకు వేర్వేరు రన్నింగ్, క్యారం, మ్యూజికల్ చైర్, వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం.. మాట్లాడుతూ క్రీడలు శారీరక వికాసానికి దోహదపడతాయని అన్నారు. ఆరోగ్యవంతమైన సమానికి అందరూ పాటుపడాలని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు భాస్కర్, నవీన్, తేజోలత, రమేష్, మహ్మద్ మౌలానా, అనిత, శ్రీను, లక్ష్మీ, షరీఫా, ఐలయ్య, హట్కర్ రమేష్, రాంచందర్, మహేందర్, పరమేష్, కవిత పాల్గొన్నారు.

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని బుధవారం క్రీడా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ క్రీడలను నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ రేణుక అన్నారు. ప్రతి క్రీడలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపిక చేసినట్లు చెప్పారు. కళాశాల క్రీడా విభాగం ఇన్‌చార్జ్ నవీన్, కోఆర్డినేటర్ వెంకటయ్య, జ్యోతి, సంపత్, రమేష్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం

ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించగా ఆయన జెండా ఊపి ప్రారంభించి, మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని అన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజా పాలన విజయోత్సవాలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా అందించలేదని, మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు చేయడం లేదని అన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామని అమలు చేయడం లేదని, ఇందిరమ్మ ఇల్లు పేదలకు అందలేదని అన్నారు. గత పది సంవత్సరాలుగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క గోదావరి జలాలు ములుగు జిల్లాకు అందించాలని డిమాండ్ చేసి అధికారంలో ఉండి రాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ జిల్లాకు గోదావరి నీళ్లు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. మంత్రి జిల్లా అభివృద్ధిని మరిచి ఇసుక మాఫియాకు సహకరిస్తూ ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. బీజేపీ విడుదల చేసిన చార్జిషీట్‌లను ప్రజలకు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అజ్మీర కృష్ణవేణి నాయక్, చింతలపూడి భాస్కర్‌రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రవీంద్రాచారి, రవీందర్‌రెడ్డి, జవహర్‌లాల్, కృష్ణాకర్, రవిరెడ్డి, నాగరాజు, కుమార్, మల్లేష్ పాల్గొన్నారు.



బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యం



చేతులు కడుక్కుంటున్న విద్యార్థులు

- ఐసీడీఎస్ సూపర్ వైజర్ పుష్పలత
- అంగన్‌వాడీ కేంద్రంలో హ్యాండ్ వాష్ కార్యక్రమం

కన్నాయిగూడెం: మండలంలోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీలోని అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలకు చేతుల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పుష్పలత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత హాజరై విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వివరించారు. పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఇంటికి వెళ్లాక కుటుంబ పెద్దలు తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు రజిత, కుమరునిషా, తదితరులు పాల్గొన్నారు.

జనరల్ సీఆర్టీ నోటిఫికేషన్ రద్దు చేయాలి

- తుడుందెబ్బ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నగేష్



సమావేశంలో పాల్గొన్న తుడుందెబ్బ సభ్యులు

కన్నాయిగూడెం: మండలంలో జనరల్ సీఆర్టీ నోటిఫికేషన్ రద్దు చేసి, ఐటీడీఏ ద్వారా ఆదివాసీ నోటిఫికేషన్ విడుదల చేయాలని తుడుందెబ్బ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలం నాగేష్ అన్నారు. మండలంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. విడుదల చేసిన జనరల్ సీఆర్టీ నోటిపికేషన్ రద్దు చేయాలని ఐటీడీఏ ద్వారా ఆదివాసీలకు అన్యాయం చేసే విధంగా కాకుండా వారికి మేలు జరిగే విధంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాపారావు, జంపయ్య, నాగబాబు, చిరంజీవి, సతీష్, మురళి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

బాలికలకు వివాహం చేయొద్దు

- చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ నరేష్

కన్నాయిగూడెం: బాలికలకు వివాహలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ నరేష్ అన్నారు. మండలంలోని గూర్రేవుల జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్ హాజరై మాట్లాడారు. మైనర్ బాలికలు మిడిమిడి వయసులో తాలి కట్టించుకోని జీవితాన్ని బంది చేసుకోవద్దన్నారు. మైనర్ పిల్లలు వారి హక్కులపై అవగాహనతో ఉండాలన్నారు. ఉత్తమ లక్ష్యం కోసం చదివు ఎంతగాననో ఉపకరిస్తుందన్నారు. బాల్య వివాహాలు చేయడానికి కుటుంబాలు పూనుకుంటే 1098 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని లేదా.. 100కు డయల్ చేయాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపయ్య, ఉపాధ్యాయులు జమున, కుమార్, కవిత, తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థులకు అవగాహన కలిపిస్తున్న నరేష్

పాఠశాలలను తనిఖీ చేసిన డీఈఓ



సర్వే టెస్టును పరిశీలిస్తున్న డీఈఓ



కేజీబీవీలో కూరగాయలను చూస్తున్న డీఈఓ

వాజేడు: మండల పరిధిలోని పలు పాఠశాలలను బుధవారం డీఈఓ పాణిని తనిఖీ చేశారు. కొప్పుసూరు ఎంపీయూపీఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న నేషనల్ అచీవ్ మెంట్ సర్వే టెస్టును పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం కేజీబీవీని సందర్శించి వంట సామగ్రి కూరగాయలు, ఇతర వస్తువులను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.

వాల్ పోస్టర్ ఆవిష్కరణ

కొత్తగూడ : బాలికలు తమ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధి నలమాస అరుణ అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని పోలారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలి, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, హక్కుల గూర్చి వివరించారు. అనంతరం వాల్ పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సౌజన్య, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

ఇసుక సొసైటీల కమీషన్ పెంచాలి

- మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్యదొర



సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, సభ్యులు

ఏటూరునాగారం: గిరిజన ఇసుక సొసైటీలకు ఇచ్చే సీనరేజ్ కమీషన్లను రూ.220 నుంచి రూ.450లకు పెంచాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్యదొర అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల సొసైటీ సభ్యులు 200 మంది హాజరయ్యారు. ఈ సమావేశంలో చందా లింగయ్య దొర మాట్లాడుతూ.. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో సీజరేజ్ పేరుతో ఇసుక మైనింగ్ జరగడం లేదని, సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా 5 మండలాల్లో ఇసుక మైనింగ్ జరగాలన్నారు. ఇసుక మైనింగ్ ద్వారా వచ్చే సీనరేజ్ చార్జీలను స్థానిక గ్రామ పంచాయతీలకే కేటాయించాలని కోరారు. కాంట్రాక్టర్లు జీరో దందా నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. క్వారీ వద్ద వే - బ్రిడ్జిలను ఏర్పాటు చేసి యువతీయువకులకు జీవనోపాధి కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పొడెం రత్నం, గొప్ప వీరయ్య, యాసం రాజు, ఈసం యాదయ్య, ముద్దబోయిన రవి, వాసం రజిని, టింగా బుచ్చయ్య, పూసం కార్తీక్, పూనెం రాములు, 86 సొసైటీల సభ్యులు పాల్గొన్నారు.

మేడారంలో ప్రజాపాలన విజయోత్సవాలు



సమ్మక్క గద్దె వద్ద పూజలు చేస్తున్న పూజారులు

ఎస్ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క-సారాలమ్మ పూజారులు ప్రజాపాలన విజయోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది పూర్తయిన సందర్భంగా పూజారులు డోలి వాయిద్యాలతో అమ్మవార్ల గద్దెల చుట్టు ప్రదక్షిణలు చేశారు. ఈసందర్భంగా అమ్మవార్లకు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతల ఆశీస్సులతో ప్రభుత్వ పాలన మరింత ముందుకు సాగాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లకు పూజలు చేసినట్లు పూజారులు తెలిపారు. ఈసందర్భంగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ జాతర అభివృద్ధికి ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. మినీ జాతర సమీపిస్తున్న తరుణంలో భక్తుల సౌకర్యాల ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేయలన్నారు. కార్యక్రమంలో పూజారులు సిద్దబోయిన మునిందర్, కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన భోజరావు, దశరథం, కాక కిరణ్; సిద్దబోయిన వసంతరావు, పిరీక్ల వెంకన్న, మల్లెల పూర్ణచందర్ పాల్గొన్నారు.

వాహనాల తనిఖీ

గంగారం : మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా సీఐ బాబురావు మండలంలో పటిష్టమైన భద్రత, నిఘా ఏర్పాట్లు చేసినట్లు గూడూరు సీఐ బాబురావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వాహనాలతో పాటు ఆర్‌పీఓ, కల్వర్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సంఘ విద్రోహుల కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో కొత్తవ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఏజెన్సీ యువత ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను పొంది, వారి జీవితాలను బాగుపర్చుకోవాలన్నారు. యువత డ్రగ్స్, గంజాయి, గుడుంబా లాంటి మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఎలాంటి పరిస్థితుల్లోను డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని సూచించారు.

పాఠశాలల్లో మెనూ పాటించాలి

- ఐటీడీఏ డీడీ పోచం



స్టాక్ రూంను పరిశీలిస్తున్న డీడీ పోచం

ఎస్ఎస్‌తాడ్వాయి: పాఠశాలల్లో మెనూ పాటించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఐటీడీఏ డీడీ పోచం ఆదేశించారు. మండల పరిధిలోని కొడిశాల ఆశ్రమ పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని డైనింగ్ హాల్, వంట గదులు, స్టాక్ రూంను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడంతో పాటు వేడి ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. వంట పాత్రలు, షెడ్ శుభ్రంగా ఉంచుకోవాలని వర్కర్లకు సూచించారు. నాణ్యమైన కూరగాయలు, వంట సరుకులు ఉపయోగించాలని, విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు జ్వరం భారిన పడితే పక్కనే ఉన్న పీహెచ్‌సీకి తీసుకెళ్లాలని ఏఎన్ఎం సుధారాణికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పదో తరగతిలో వందశాతం ఉత్తమ ఫలితాలు సాధించాలని హెచ్ఎం దేవదాస్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ చందా కోటేశ్వరరావు, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ యాలం ఆదినారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి

- డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రవీందర్



దీక్షలో పాల్గొన్న ధర్మ సమాజ్‌పార్టీ నాయకులు

భూపాలపల్లి రూరల్: తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలని కోరుతూ.. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బుధవారం అంబేద్కర్ సెంటర్‌లో నిరసనన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ ఆదేశానుసారం తెలంగాణలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు మండలాల అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేనందున మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టిందన్నారు. నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని, ప్రతి గ్రామంలో అత్యాధునిక స్కూల్, కళాశాల నిర్మించాలని, ఉచిత నాణ్యమైన వైద్యాన్ని అందించాలని డిమాండ్‌తో దీక్ష కొనసాగిస్తామని అన్నారు.

వానరానికి అంత్యక్రియలు



అంత్యక్రియలకు తరలిస్తున్న వానర కలేబరం

మొగుళ్లపల్లి: మండల కేంద్రంలోని ముదిరాజ్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు వానరం మృతిచెందింది. దీంతో కోతులదండు వానర కలేబరం వద్దకు చేరుకుని కొద్దిసేపటి వరకు అరిచాయి. కోతి కలేబరం వద్దకు కాలనీవాసులు రాకుండా కోతులు గుంపుగా అడ్డుకున్నాయి. కానీ, కర్రలతో వాటిని చెదరగొట్టి సంప్రదాయబద్ధంగా డప్పుచప్పుళ్లతో బాణాసంచా కాల్చి గ్రామపంచాయతీ ట్రై సైకిల్ ద్వారా తీసుకెళ్లి వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈక్రమంలో మూగజీవి మృత్యువాత పడడంతో పలువురు కాలనీవాసులు కన్నీళ్లు పెట్టుకున్నారు.